క్లుప్తంగా

పురాతన ఆలయాలను అభివృద్ధి చేస్తాం



గోడపత్రాలు విడుదల చేస్తున్న మంత్రి

నిర్మల్‌టౌన్: నియోజకవర్గంలో పురాతన ఆలయాలను గుర్తించి అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో నిర్మల్‌లోని బేస్తవార్‌పేట్‌లో నూతనంగా నిర్మించిన శివాలయ విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వాన గోడ పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రికి రావాలని ఆహ్వానించారు. కౌన్సిలర్ నరేందర్, ఆలయ చైర్మన్ అశోక్, రమేశ్, వీర అర్జున్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.

శిశుమందిర్ ప్రధానోపాధ్యాయుడికి అవార్డు



అవార్డు అందుకుంటున్న సారథి రాజు

ముధోల్: మండల కేంద్రంలో ఉన్న శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సారథి రాజు ఉత్తమ అవార్డు అందుకున్నారు. శనివారం హైదరాబాద్‌లోని శ్రీ శారదదామం బ్రహ్మవిద్య కుటీర సంస్థ ఆధ్వర్యంలో ఈ అవార్డు అందించారు. అవార్డుతోపాటు ప్రశంసపత్రం, రూ. 20 వేల నగదు అందుకున్నారు.

గణపతి ఆలయంలో హోమం



హోమంలో పాల్గొన్న భక్తులు, పూజారులు

ముధోల్: మండలకేంద్రంలోని సాంఘిక జత శంకర ఆలయగుట్టపై ఉన్న పురాతన గణపతి ఆలయంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో శనివారం హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం వేద పండితుల ఆధ్వర్యంలో నూతన గణపతి విగ్రహప్రతిష్టాపన ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. అనంతరం అన్నదానం నిర్వహించనున్నట్లు గ్రామకమిటీ సభ్యులు తెలిపారు.

జాతర ఏర్పాట్లు పరిశీలన



ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడుతున్న సీఐ రాంనరసింహారెడ్డి

లక్ష్మణచాంద: మండలంలోని బాబాపూర్‌లోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం వద్ద జరిగే జాతర ఏర్పాట్లను సోన్ సీఐ రాంనరసింహారెడ్డి శనివారం పరిశీలించారు. మహాశివరాత్రి పురస్కరించుకొని ఈనెల 14 నుంచి 19 వరకు జరిగే జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహిస్తామని తెలిపారు. ఎస్సై రాహుల్ గైక్వాడ్, ఆలయ కమిటీ చైర్మన్ సురేశ్‌రెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

దుకాణాలు తొలగింపు



తొలగింపజేస్తున్న పోలీసులు

నిర్మల్‌టౌన్: జిల్లాకేంద్రంలోని చేపల మార్కెట్, ఈద్గామ్ నుంచి మంజులాపూర్‌కు వెళ్లే రోడ్డుపై ఇరువైపులా ఉన్న దుకాణాలను శనివారం ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. ట్రాఫిక్ ఎస్సైలు దేవేందర్, రాజశేఖర్ మాట్లాడుతూ పట్టణ సీఐ మల్లేశ్ ఆదేశాల మేరకు దుకాణాలు తొలగించినట్లు తెలిపారు. రోడ్డుపై తోపుడు బండ్లు, వివిధ రకాల దుకాణాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దని హెచ్చరించారు.

విద్యార్థులకు వైద్యపరీక్షలు



వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

లోకేశ్వరం: మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌లోని విద్యార్థులకు శనివారం వైద్యపరీక్షలు నిర్వహించారు. కొందరికి జ్వరం, జలుబు ఉండడంతో మాత్రలను అందజేశారు. వైద్యాధికారి తేజ అశ్విని, హాస్టల్ వార్డెన్ నాగారావు, వైద్య సిబ్బంది సునీత, సుజాత తదితరులు ఉన్నారు.

అందని సబ్సిడీ గ్యాస్!

- సిలిండర్లు లేక వంట ఏజెన్సీల అవస్థలు
- కట్టెల పొయ్యిపైనే మధ్యాహ్న భోజనం తయారీ
- పొగతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

మండలంలోని పాఠశాలలు

ప్రాథమిక:	30
ప్రాథమికోన్నత:	5
జెడ్పీ ఉన్నత:	8
మొత్తం విద్యార్థులు:	3438



ధర్మోరలో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న ఏజెన్సీ మహిళ

లోకేశ్వరం: సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. వంట చేసేందుకు సబ్సిడీపై గ్యాస్‌ను అందిస్తామని ప్రకటించింది. కాని పథకం ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు సబ్సిడీ సిలిండర్లను అందించకపోవడంతో కట్టెల పొయ్యిపై భోజనం తయారు చేయాల్సి వస్తోంది. దీంతో అటు విద్యార్థులు, ఇటు వంట ఏజెన్సీ మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు.

దొరకని కట్టెలు

రియల్ ఎస్టేట్ కారణంగా మండలంలో రైతులు వ్యవసాయ భూములు అమ్ముకోవడంతో వ్యాపారులు చెట్లను తొలగించి ప్లాట్లుగా మార్చేస్తున్నారు. దీంతో వంట చేసుకునేందుకు కట్టెల కొరత ఏర్పడడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని వంట ఏజెన్సీల నిర్వాహకులు వాపోతున్నారు. సబ్సిడీపై వంట గ్యాస్ అందించకపోవడంతో కట్టెలను కొనుగోలు చేయాల్సి వస్తోంది. కట్టెల కొరత కారణంగా ధరలు అధికంగా ఉండటంతో గిట్టుబాటు కావడం లేదని అంటున్నారు. ప్రస్తుతం పెరిగిన నిత్యవసర ధర కారణంగా మధ్యాహ్న భోజనం తయారీ చేయడానికి ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు ఏ మాత్రం సరిపోవడం లేదని, వంట సామన్లు కట్టెల కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తప్పని ఇబ్బందులు

సిలిండర్లు లేకపోవడంతో కట్టెల పొయ్యిపై వంట చేసే సమయంలో పొగ వస్తుండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగ నుంచి తప్పించుకునేందుకు తరగతి గది తలుపులు మూసివేసి విద్యార్థులకు పాఠాలు బోధించే పరిస్థితి నెలకొంది. వంట గదులు ఇరుకుగా ఉండటం, కట్టెలతో వంట చేస్తుండటంతో పాఠశాల ఆవరణ పూర్తిగా పొగతో నిండిపోతుంది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అందించాలని ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేకపోయిందని వంట ఏజెన్సీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు నిత్యావసర ధరలు పెరగడం, మరోవైపు కట్టెలు దొరకకపోవడంతో వంట తయారీ చేసేందుకు కష్టాలు ఎదుర్కొంటున్నాయని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనం తయారు చేసేందుకు సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయాలని కోరుతున్నారు.

కట్టెలు దొరకడం లేదు



రైతులు భూములు అమ్ముకోవడంతో కట్టెలు దొరకడం లేదు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారీ చేసేందుకు కట్టెలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు వంట సామాన్లు కొనడానికే సరిపోవడం లేదు. ప్రభుత్వం వేతనాలు పెంచడంతోపాటు సబ్సిడీపై వంట గ్యాస్ అందించాలి.

– భోజవ్వ, పంచగుడి ఉన్నత పాఠశాల నిర్వాహకురాలు

సిలిండర్లు అందించాలి



మధ్యాహ్న భోజనానికి సబ్సిడీపై సిలిండర్లు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కట్టెలతో వంట చేయడంతో పొగ వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

– చంద్రకాంత్, ఎంఈవో, లోకేశ్వరం

అటెన్షన్ ప్లీజ్.. రోడ్డు మధ్యలో సూచికబోర్డు



తానూరు: తానూరు ఎక్స్‌రోడ్డు నుంచి హిప్నెల్లితండా గ్రామానికి వెళ్లేదారిలో మూలమలుపు వద్ద వంతెనపై గుంత ఏర్పడింది. కొందరు.. రోడ్డు పక్కన ఉన్న సూచికబోర్డును ఆ గుంతలో ఏర్పాటు చేశారు. దీంతో రాకపోకల సమయంలో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ బోర్డు గతేడాది అలాగే ఉన్న అధికారులు పట్టించుకోలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి గుంతపూడ్చివేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

– అధికారి: జగదీశ్, పీఆర్ జేఈ, సెల్: 94408 36125

రేషన్ షాపుల్లో మోదీ చిత్రపటాల ఏర్పాటు



మోదీ చిత్రపటం ఏర్పాటు చేస్తున్న నాయకులు

భైంసాటౌన్: పేదలకు ఉచితంగా బియ్యం అందిస్తున్న ప్రధాని మోదీ చిత్రపటాలను ప్రతి రేషన్ షాపుల్లో ఏర్పాటు చేస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి అన్నారు. ఈ మేరకు శనివారం పట్టణంలోని పలు రేషన్ దుకాణాల్లో ప్రధాని మోదీ చిత్రపటాలను ఏర్పాటు చేశారు. నాయకులు నారాయణ్‌రెడ్డి, మల్లేశ్వర్, భూషణ్, రావుల పోశెట్టి, నాగనాథ్, తదితరులు ఉన్నారు.

నేటి నుంచి అఖండ హరినామ సప్తాహం

ముధోల్: స్థానిక శ్రీ పశుపతినాథ్ శివాలయ ప్రాంగణంలో ఆదివారం నుంచి అఖండ హరినామసప్తాహం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సప్తాహంలో ఏడు రోజుల పాటు కొనసాగుతూ మహాశివరాత్రి రోజు ముగింపు కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో అన్నదానం నిర్వహించనున్నట్లు తెలిపారు.

స్టేడియం అంతా చెత్తే



స్టేడియంలో గుట్కా ప్యాకెట్లు, సిగరెట్ పీకలు



మెట్లపై తాగి పడేసిన గ్లాసులు, చెత్తాచెదారం

- మద్యం ప్రియులకు అడ్డా
- వాకింగ్‌కి వచ్చేవారికి ఇబ్బందులు
- పట్టించుకోని అధికారులు

నిర్మల్‌టౌన్: జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మినీస్టేడియం అంతా చెత్తాచెదారంతో పేరుకుపోయింది. ఉదయం, సాయంత్రం సమయంలో యోగా సాధనాలు, వాకింగ్ చేసే వారు, క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన మెట్లపై తాగి పడేసిన మద్యం సీసాలు, గ్లాసులు, సిగరేట్ పీకలు దర్శనమిస్తున్నాయి. మద్యం ప్రియులకు స్టేడియం అడ్డాగా మారింది. రాత్రివేళ మద్యం తాగి హంగామా సృష్టిస్తున్నారు. పాఠశాలలు ముగిసిన తర్వాత విద్యార్థులు ఇక్కడకు వచ్చి ఆడుకుందామంటే ఎటు చూసినా తాగి పడేసిన ఖాళీ మందు బాటిళ్లు కనిపిస్తున్నాయి. ప్రశాంతంగా పిల్లలు ఆటలు ఆడుకునే పరిస్థితి లేదు.

ఉన్న ఒక్క స్టేడియం..

రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణించిన పలువురు క్రీడాకారులు ఇక్కడ ఎందరో ఉన్నారు. ఉన్న ఒక్క మినీ స్టేడియం ఇక్కడ శుభ్రంగా లేదు. అంతా చెత్తాచెదారంతో నిండి కనిపిస్తుంది. ప్రతినెల అనేక క్రీడాపోటీల టోర్నమెంట్లు నిర్వహిస్తుంటారు. ఈనెలలో రాష్ట్రస్థాయి బాలికల సాఫ్ట్‌బాల్ పోటీలు నిర్వహించారు. అయినా అధికారులకు పట్టింపు లేకపోయింది.

ఇబ్బందిగా ఉంది



స్టేడియంలో వాకింగ్ చేయాలంటే ఇబ్బందిగా మారింది. ఎటు చూసినా చెత్తాచెదారం ఉంది. వాకింగ్ చేసి కాసేపు సేదా తీరుదామని మెట్లపై కూర్చోవాలంటే గుట్కా, సిగరెట్ ప్యాకెట్లు ఉండడంతో ఇబ్బందిగా ఉంది.

– అడప నవీన్, వాకర్

చర్యలు తీసుకుంటాం

మినీ స్టేడియాన్ని మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయిస్తాం. పోలీసులకు సమాచారం అందించి ప్రతిరోజు రాత్రి పెట్రోలింగ్ చేయిస్తాం. స్టేడియం శుభ్రంగా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటాం.

– సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్

వేడుకలు ఉన్నప్పుడే..

ఆగస్టు 15 స్వాతంత్ర, జనవరి 26 గణతంత్ర వేడుకలు స్టేడియంలో నిర్వహిస్తారు. ఆ సమయంలో మాత్రమే అధికారులు సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నారు. తర్వాత పట్టించుకోవడం లేదు. ప్రజలు, క్రీడాకారులు, యువకులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.

నాడు నేడు



గోదావరి నదిలో మునిగి ఉన్న ఉమామహేశ్వరుడు



భక్తులకు దర్శనమిస్తున్న ఉమామహేశ్వరుడు

లోకేశ్వరం: మండలంలోని పంచగుడి సమీపంలోని నందిపేట్ మండలం ఉమ్మెడ ఉమామహేశ్వరుడు గోదావరినది నుంచి తేలి భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ ఏడాది జూన్‌లో భారీ వర్షాలు కురవడంతో ఎస్సారెస్పీలో బ్యాక్‌వాటర్ చేరడంతో ఆలయం పూర్తిగా నీట మునిగి ఉంది. అప్పటి నుంచి భక్తులకు దర్శనమివ్వలేదు. ప్రస్తుతం ఎస్సారెస్పీ నుంచి పంటల సాగుకు నీరు విడుదల చేయడంతో ఆలయం తేలింది. వారం రోజుల నుంచి శివుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈనెల 17 నుంచి 19 వరకు శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

ఏసీడీ విద్యుత్ బిల్లులు రద్దుచేయాలి



అధికారులను ప్రశ్నిస్తున్న ఎంపీటీసీ శ్రీనివాస్

మామడ: ఏసీడీ విద్యుత్ బిల్లులు రద్దు చేసి వినియోగదారులపై భారం తగ్గించాలని మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీలు అన్నారు. మండల అధ్యక్షురాలు రాథోడ్ అమృత అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. అనంత్‌పేట్ గ్రామానికి ఆర్టీసీ బస్సు రాకపోవడంతో గ్రామస్తులు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీటీసీ బొజ్జ రాధ సభా దృష్టికి తీసుకెళ్లారు. బస్సు పునరుద్ధరిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. విద్యుత్ వినియోగదారులకు అదనపు చార్జీలు వేస్తున్నారని, వెంటనే రద్దు చేయాలని దిమ్మదుర్తి ఎంపీటీసీ పడాల శ్రీనివాస్ కోరగా, సమస్య పరిష్కరిస్తామని విద్యుత్‌శాఖ ఏఈ బాలయ్య అన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఇసుక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అటవీశాఖ అనుమతి ఇవ్వాలని మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఏనుగు లింగారెడ్డి కోరగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని డిప్యూటీ ఎఫ్ఆర్వో నజీర్ తెలిపారు. ఎంపీడీవో రమేశ్, అధికారులు పాల్గొన్నారు.

రైతుబజార్‌లో..

కూరగాయలు	కిలో(రూ.లో)
టమాటా	10
వంకాయ	40
బెండకాయ	40
పచ్చిమిర్చి	60
కాకరకాయ	50
బీరకాయ	60
క్యారెట్	80
గోరుచిక్కుడు	80
కొత్తిమీర	100
అల్లం	50
ఎల్లిగడ్డ	60
ఉల్లిగడ్డ	20
ఆలుగడ్డ	25

- నిర్మల్‌టౌన్

సినిమాలు



తిరుమల : రైటర్ పద్మభూషణ్
నారాయణ: అమిగోస్
వెంకటేశ్: వాల్తేరు వీరయ్య

ముగిసిన క్రికెట్ టోర్నీ



విజేతలకు ట్రోఫీ అందిస్తున్న ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్

భైంసా: బాసర మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా క్రికెట్ టోర్నీ శనివారం ముగిసింది. కార్యక్రమానికి భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ హాజరయ్యారు. విజేతలకు కప్‌తోపాటు బహుమతులు అందజేశారు. క్రికెట్ టోర్నీ విజయవంతానికి కృషి చేసిన సర్పంచ్ లక్ష్మణ్‌రావు, సర్పంచ్ సంఘం అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్‌గౌడ్, తదితరులకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి



మాట్లాడుతున్న మల్లికార్జున్ రెడ్డి

లక్ష్మణచాంద: బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ అసెంబ్లీ నాయకుడు డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి అన్నారు. ప్రజాగోస–బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా మండలంలోని వడ్యాల్‌లో శనివారం రాత్రి శక్తి కేంద్ర ఇన్‌చార్జి బాలాజీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర పథకాలను ప్రజలకు వివరించాలని బూత్ స్థాయి కార్యకర్తలకు సూచించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మె రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు కమల్ నయన్, మాజీ మండల అధ్యక్షుడు భరత్ నారాయణ, నాయకులు గోవర్దన్, మోహన్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

అసత్య ప్రచారాలు చేస్తే కేసులు

నిర్మల్‌టౌన్: సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని పట్టణ సీఐ మల్లేశ్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తప్పవన్నారు.

లోక్ అదాలత్‌లో కేసుల సత్వర పరిష్కారం



కేసులు పరిష్కరిస్తున్న న్యాయమూర్తి అజయ్‌కుమార్

భైంసాటౌన్: లోక్ అదాలత్‌లో కేసుల సత్వర పరిష్కారం లభిస్తుందని భైంసా ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి ఆర్.అజయ్‌కుమార్ అన్నారు. మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం భైంసాలోని కోర్టులో జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 338 కేసులను పరిష్కరించారు. వీటిలో 292 బ్యాంక్ కేసులకు సంబంధించి రూ.44.40 లక్షలు రికవరీ చేయించారు.

భీమన్న విగ్రహప్రతిష్టాపన

దిలావార్‌పూర్: మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన భీమన్నస్వామి ఆలయంలో శనివారం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విగ్రహాన్ని గ్రామ పురవీధుల గుండా మంగళహారతులతో భక్తిశ్రద్ధలతో శోభాయాత్రను నిర్వహించారు. వేద పండితులు సంజయ్‌శర్మ ఆధ్వర్యంలో మంత్రోచ్చరణలతో ఈ కార్యక్రమాలను ప్రారంభించారు.

పశువైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి

తలమడుగు: పశువైద్య శిబిరాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ కిషన్, జెడ్పీటీసీ గోక గణేశ్‌రెడ్డి సూచించారు. శనివారం మండలంలో అర్లి గ్రామంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి, పశువులకు గర్భకోశ చికిత్సలు చేయడం జరుగుతుందన్నారు. తేదీల వారీగా అన్ని గ్రామాల్లో పశువైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కిష్టన్న, పశువైద్యాధికారి దూద్‌రాం, రుద్రం, ఎంపీటీసీ రమేష్‌రెడ్డి, సిబ్బంది స్వామి, సౌమ్య, వినోద్, ఆశన్న తదితరులు పాల్గొన్నారు.